



మందు పిచికారి

మిరప పంటపై తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగైదు రకాల తెగుళ్లు మిరప పంటకు సోకడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. తెగుళ్లు అధికమవ్వడంతో ఎకరాకు రూ.50 వేల వరకు పురుగు మందులకే వెచ్చిస్తున్నారు. రైతుల ప్రయోజనాల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం.. వీటిలో 899 రకాల పురుగు మందులు అందుబాటులో ఉంచాం.. రైతులు అడిగిన నాలుగైదు గంటల్లోనే మందులు సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అమలు మాటలకే పరిమితం కావడంతో రైతులు బయట మార్కెట్లో అధిక ధరలకు తెచ్చుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి.

తెగుళ్లతో.. దిగాలు



- మిర్చి పంటపై తెగుళ్ల ఉధృతి
- ఆర్బీకేల్లో అందుబాటులో లేని పురుగు మందులు
- మిరప రైతులకు తప్పని అవస్థలు
- తెగుళ్లు సోకిన మిరపకు మందులు సిఫార్సు లేదాయె
- ప్రైవేట్ వ్యాపారులపైనే ఆధారం
- అలంకారంగా రైతుల భరోసా కేంద్రాలు

తీవ్రతరమైన తెగుళ్ల బెడద..

పంట పూత, కాపు దశలో తెగుళ్ల బెడద మొదలైంది. చలితో పాటు మంచు ఎక్కువగా కురుస్తుండటంతో తెగుళ్ల తీవ్రత పెరిగింది. కొన్నిచోట్ల ఆకు ముడత, మచ్చ తెగుళ్ల వలన పంటలో ఎదుగుదల లేదు. ఆకులు రాలిపోయి, మొక్కలు ఎండి పోతున్నాయి. కాయలు కుళ్లి ఎండి రాలిపోతున్నాయి. నల్ల తామరతో పూత, కాయ దశలో వైరస్, నల్ల, పచ్చ, తెల్ల నల్లి సోకడంతో కాయ రాలిపోతోంది. కాయలు కుళ్లి ఎండి రాలిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.



వైరస్ సోకిన మిరప మొక్కలు

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)

ఆర్బీకేలకు పురుగు మందులు సరఫరా చేయడాన్ని ప్రభుత్వం విస్మరించింది. 25 రకాల ఆర్గానిక్ మందులు, 178 రకాల సూక్ష్మ పోషకాలు, 899 రకాల పురుగు మందులు అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నేటి వరకు ఒక్క రకం పురుగు మందు కూడా ఆర్బీకేలకు సరఫరా కాలేదు. ఏపీ సీడ్స్ కోరమాండల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులు అడిగిన నాలుగైదు గంటల్లోనే వీటిని సరఫరా చేస్తారని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం మన గ్రోమోర్ సెంటర్ల నుంచి ఆర్బీకేలకు పురుగు మందులు సరఫరా ఇంతవరకు చేపట్టలేదు. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఒక్క ఆర్బీకేకి కూడా పురుగు మందులు సరఫరా కాలేదు. దీంతో రైతులు బయట మార్కెట్‌లో ఎక్కువ ధరలకు పురుగు మందులు కొనుగోలు చేస్తున్నారు. బయట బయో ఉత్పత్తుల పేరుతో నాసిరకం పురుగు మందులను విక్రయిస్తున్నారు. నాసిరకం పురుగు మందులు వినియోగించడం వలన తెగుళ్ల ఉధృతి తగ్గక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

మిరప సాగుపై ఆసక్తి..

మిరపకు నల్ల తామర, కొమ్మ ఎండు, నల్ల, తెల్ల, పచ్చ నల్లి, ఆకు ముడత, కాయకుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు సోకాయి. తెగుళ్ల ఉధృతి పెరగడంతో పూతతో పాటు కాయలు రాలిపోతున్నాయి. మొక్కలు ఎండిపోతున్నాయి. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 1,89,770 ఎకరాల్లో మిరప సాగైంది. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 1,25,881 ఎకరాల్లో, బాపట్ల జిల్లాలో 25,337 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 38,550 ఎకరాల్లో మిరప సాగు చేశారు. మిరపకు మంచి ధర ఉండటంతో పంట సాగుపై రైతులు ఆసక్తి కనబరిచారు. తేజ, బాడిగ, వండర్‌హాట్, చపాటా వంటి రకాలను ఎక్కువగా సాగు చేశారు. తెగుళ్లు ఒక్కసారిగా మిర్చిపై దాడి చేశాయి. అటు వర్షాభావం, ఇటు తెగుళ్ల నుంచి మిరపను కాపాడుకొనేందుకు రైతులు పడుతున్న కష్టాలు చెప్పనలవికావు.

అధికారుల సూచనలేవీ..?

తెగుళ్ల నివారణకు నిర్దిష్ట పురుగు మందులు లేకపోవడంతో ఇతర పంటలకు వాడే వాటినే మిరపకు వాడుతున్నారు. పంట యాజమాన్య పద్ధతులు, పురుగు మందులు వినియోగంపై రైతులకు అధికారులు సూచించక పోవడంతో ప్రైవేట్ కంపెనీలు లాభాల కోసం అనేక రకాల పురుగు మందులను సిఫార్సు చేస్తున్నాయి. వాటిని వాడి మరింతగా రైతులు నష్టపోతున్నారు పంట వేసిన మొదట్లో ఆకు ముడత వైరస్ వాహకంగా ఉండే తెల్లదోమ, ఆ తదుపరి నల్ల తామర, వైరస్ వలన దిగుబడి గణనీయంగా తగ్గుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగుళ్ల నివారణకు ఎన్ని పురుగు మందులు వాడినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. వాతావరణంలో మార్పులు వస్తే తెగుళ్ల తగ్గే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. తెగుళ్లు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడులూ తిరిగిరావన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

కొరవడిన వ్యవసాయ శాఖ నిఘా..

రూ.కోట్లల్లో వ్యాపారం జరుగుతున్నా, నాణ్యమైన పురుగు మందులు విక్రయిస్తున్నారా లేదా అనే దానిపై వ్యవసాయ శాఖ నిఘా కొరవడింది. ఆర్బీకేల్లో పురుగు మందులు అందుబాటులో లేనందున రైతులు ప్రైవేట్ దుకాణాలు, గ్రామల్లో దళారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి పెద్దఎత్తున మిరప సాగు చేశారు. బహిరంగ మార్కెట్‌లో విక్రయించే పురుగు మందులు పిచికారీ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. దీంతో రైతులు బయో పురుగు మందులపై దృష్టి సారించారు. బయో పురుగు మందులు ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నాయి. వ్యాపారులు రైతులు కొనుగోలు చేస్తున్న మందులకు బిల్లులు కూడా ఇవ్వడంలేదు. ఇంత జరుగుతున్నా వ్యవసాయం శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆర్బీకేల ద్వారా పురుగు మందులు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నా వారి మొర ఆలకించే వారే కరువయ్యారు. తెగుళ్లతో దిగుబడులు భారీగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగుళ్లు, వర్షాభావం, అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పక్కా..ప్లాన్!

- పక్కన సర్వే నెంబర్‌తో తప్పుడు రిజిస్ట్రేషన్
- వీఎల్‌టీ విధించిన రెవెన్యూ.. ప్లాన్ జారీచేసిన టౌన్ ప్లానింగ్
- పన్ను విధింపునకు రూ.5 లక్షలు చేతులు మారిన వైనం
- యూఎల్‌సీ, ఎండోమెంట్ కలిసి ఉన్న స్థలానికి హక్కు కల్పించిన రెవెన్యూ అధికారులు



గుంటూరు(కార్పొరేషన్), జనవరి20: నగరపాలక సంస్థకు చెందిన ఆ భూములకు కొన్నేళ్లుగా ఎటువంటి పన్ను విధించడం లేదు. వాస్తవానికి ఆ ప్రాంతంలోని పలు సర్వే నంబర్లు చుక్కల భూమి కిందకు రావడంతో క్రయ, విక్రయాలు కూడా జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖ నిలిపివేసింది. ఆ భూములను కొంతభాగం అర్బన్ ల్యాండ్ సీలింగ్(యూఎల్‌సీ), మరికొంత భాగం దేవాదాయ శాఖకు చెందిన భూములుగా గుర్తించి 2012 నుంచి ఆ భూముల్లో ఉన్న సొసైటీ ప్లాట్లకు ఎటువంటి పన్ను విధించడం లేదు. ఈ విషయం జీఎంసీ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసిందే. అయితే ఓ వ్యక్తి తన భూమికి ఉన్న సర్వే నెంబర్ సీలింగ్ ల్యాండ్‌లో ఉండటంతో పక్క సర్వే నెంబర్‌తో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఖాళీ స్థలం పన్నుకు దరఖాస్తు చేశారు. వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తి నుంచి రూ.5 లక్షలు తీసుకొని పన్ను విధించినట్లు తెలిసింది. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఆ స్థలంలో నిర్మాణం చేపట్టేం దుకు అనుమతులు ఇచ్చారు. వీటన్నింటిని పొందిన ఆ వ్యక్తి బ్యాంకు నుంచి రూ.30 లక్షలు హౌస్ లోన్ తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీంతో అదే సొసైటీ చెందిన అనేకమంది ఆరా తీయగా అసలు వ్యవహారం వెలుగు చూసింది. గుంటూరులోని ముత్యాలరెడ్డి నగర్ సమీపంలో జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జీఎంసీ స్థలం కబ్జా కాగా, కార్పొరేషన్‌కి కోటి రూపాయల పైగా ఖరీదు చేసే స్థలాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

పక్క సర్వే నెంబర్‌తో తప్పుడు రిజిస్ట్రేషన్..

ముత్యాలరెడ్డినగర్ శివార్లలోని ఓ సొసైటీ కింద గతంలో వెంచర్ల ఏర్పా టు చేశారు. ఆ సొసైటీ కింద ఉన్న స్థలాలన్నీ కొంత భాగం యూఎల్‌బీ కింద, మరి కొంతభాగం కొరిటె పాడులోని కోదండ రామస్వామి దేవస్థాన భూమి కింద ఉంది. వాస్తవానికి ఆ స్థలం సర్వే నెంబర్ 160/3లో ఉంది. అయితే ఓ వ్యక్తి ఆ స్థలానికి సమీపంలో ఉన్న సర్వే నెంబర్లు 161- 162 కింద ఈ స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించాడు.

వీఎల్‌టీ విధించిన రెవెన్యూ...

దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థలానికి రెవెన్యూ అధికారులు ఖాళీ స్థలం పన్ను విధించారు. ఈ వ్యవ హారం అంతా బయటికి రాకుండా మేమే చూసుకుంటాం అంటూ సంబంధిత వ్యక్తి నుంచి రూ.5 లక్షలు తీసుకొని రెవెన్యూ అధికారులు వీఎల్‌టీ విధించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారుల సలహా మేరకు ఆ వ్యక్తి వీఎల్‌టీ పొందటమే కాకుండా, నేరుగా జీఎంసీ టౌన్‌ప్లానింగ్ నుంచి భవన నిర్మాణానికి అనుమతి కూడా పొందాడు. గతంలో ఆ ప్రాంతం అంతా నిషేధంలో ఉందని, ఆ ప్రాంతంలోని భూములకు ఖాళీ స్థలం పన్ను, ఆస్తి పన్ను విధిం చవద్దని ఆదేశాలు ఉన్నప్ప టికీ వాటిని పట్టించుకోకుం డా రెవెన్యూ అధికారులు కా సుల కోసం కక్కుర్తి పడి ప్ర భుత్వ భూమికి ఖాళీ స్థలం పన్ను విధించి, ప్రైవేట్ వ్యక్తుల పరం చేశారు.

ఆ సొసైటీ స్థలాలు నిషేధ జాబితాలో..

ముత్యాలరెడ్డి నగర్ ఆనుకొని ఉన్న ఓ సొసైటీ స్థలాలు రెవెన్యూ రికార్డు ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాస్తవానికి ఆ స్థలాలు కొం తమేరకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు, మరి కొంత దేవదాయ శాఖకు చెందిన భూములుగా జిల్లా ఉన్నతాధి కారులు గుర్తించారు. 2012 నుంచి ఈ స్థలాల్లో ఎటువంటి పన్ను విధించ వద్దని ఉత్తర్వులు జారీ చేశారు. అయినా ఈ ఆదేశాలను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు కాసుల కోసం వీఎల్‌టీ విధించినట్లు గా ఆ సొసైటీలోని మిగతా ప్లాట్ల సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జర పాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలని జీఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.



అటెన్షన్



ఎన్నికలు సమీపిస్తున్న వేళ అత్యంత కీలకమైన ఓటరు జాబితా తుది ప్రచురణ సోమవారం విడుదల కానుంది. దీంతో అటు రాజకీయ పార్టీల్లో ఓట్ల గోల్‌మాల్ జరిగిందేమోనన్న ఆందోళన నెలకొని ఉంటే, ఇటు యంత్రాంగంలో మాత్రం జాబితా పారదర్శకంగా లేకపోతే ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేస్తుందేమోనన్న ఒత్తిడిలో ఉన్నారు. ఇక తుది ప్రచురణపై సామాన్య ఓటరుకు కూడా అంతోఇంతో ఆసక్తి ఉంది. తన ఓటు ఫైనల్ జాబితాలో ఉంచారా లేక ఎవరైనా కుట్రచేసి తొలగించారా అనే మీమాంసలో సగటు ఓటరు ఉన్నాడు. అన్నింటికన్నా మించి 2024లో ఆయా పార్టీల అభ్యర్థుల జాతకాన్ని నిర్ణయించే తుది ఓటరు జాబితా ఇదే. దీంతో అన్ని పక్షాలు తుది ప్రచురణపై దృష్టి సారించాయి.

- రేపు ఓటర్ల జాబితా తుది ప్రచురణ విడుదల
- అటు రాజకీయపార్టీలు, ఇటు యంత్రాంగంలో ఆందోళన
- ఈ జాబితాతోనే ఎన్నికలు
- కొత్త ఓటు నమోదుకు వెసులుబాటు.. ఇక మార్పులు చేర్పులకు నో చాన్స్

బాపట్ల, జనవరి20(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా తుది ప్రచురణ సోమవారం విడుదలవుతుండడంతో సవరణ ప్రక్రియలో భాగస్వాములైన యంత్రాంగంలో టెన్షన్ నెలకొని ఉంది. రాజకీయ పార్టీలు తుది జాబితాపై డేగకన్ను వేసి ఉండడంతో ఏవైనా తప్పులు దొర్లితే ఎన్నికల కమిషన్ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే ఆందోళన వారిలో కనబడుతోంది. వాస్తవానికి జనవరి 5న ఫైనల్ జాబితా విడుదలవ్వాల్సి ఉండగా, మెరుగైన జాబితా కోసమే ఈసీ గడువును పెంచింది. ఇంత సమయం తీసుకున్న తర్వాత కూడా జాబితాలో తప్పులు కనబడ్డాయంటే చివరికి అది తమ మెడకు చుట్టుకుంటుందేమోనన్న ఒత్తిడి యంత్రాంగంలో స్పష్టంగా కనబడుతోంది. ఇక రాజకీయ పార్టీల నాయకులది మరో టెన్షన్. తమ అనుకూలుర ఓట్లు తీసేయడానికి ప్రత్యర్థి పార్టీ కుట్ర చేసిందేమోనన్న అనుమానం వారిలో ఉంది. పాలకపార్టీ ఫాం7లను దుర్వినియోగం చేసే కుట్రకు తెరలేపిన సంగతి తెలిసిందే. చాలాచోట్ల ఆ కుట్రలను ఛేదించినా పర్చూరు, గుంటూరు పట్టణంలోని నియోజకవర్గాల్లో ఇబ్బడిముబ్బడిగా ఫాం7లను దరఖాస్తు చేసి మొత్తం ప్రక్రియనే అపహాస్యం చేసే దుస్సాహసానికి అధికార పార్టీ పూనుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాలతో పాటు, బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల తుది జాబితా ప్రచురణపై నేతల్లో ఆసక్తి నెలకొని ఉంది.

టీడీపీ అప్రమత్తం..

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో బూత్ లెవెల్లో ఉన్న టీడీపీ శ్రేణులను పార్టీ ఇప్పటికే అప్రమత్తం చేసింది. తుది జాబితా విడుదలవగానే వారి పరిధిలో ఉన్న ఓట్లన్నీ ఉన్నాయా లేవా అనే చెక్ చేయడంతో పాటు అనర్హుల ఓట్లు ఏమన్నా చేర్చారా అనే కోణంలో కూడా జల్లెడ పట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రక్రియను ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేవరకు కొనసాగిస్తామని అవకతవకలు కనబడితే ఎన్నికల కమిషన్ వద్ద పోరాడతామని టీడీపీ తేల్చిచెబుతోంది.

మొత్తం వచ్చిన దరఖాస్తులు 2,06,672...

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి బాపట్ల జిల్లా లో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు మొత్తం 2,06,672. వీటిలో ఫాం6,7,8లు ఉన్నా యి. 1,69,644 దరఖాస్తుల విచారణను సమగ్రంగా పూర్తి చేసినట్లు అధి కారులు తెలిపారు. 30,669 దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా లేవని తిరస్కరించారు. ఇంకా 6,329 దరఖాస్తుల విచారణ పెండింగ్‌లో ఉందని, అవన్నీ సాంకేతిక సమస్యల వల్ల పరిష్కరించబడలేదని యంత్రాంగం చెబు తోంది. కొత్త ఓట్ల చేర్పులు, ఇతర దరఖాస్తుల విషయంలో ఎన్నికల కమిషన్ తదుపరి ఆదేశాల మేరకే నడుచుకుంటామని చెబుతున్నారు. పెండింగ్ దర ఖాస్తుల విషయంలో కూడా ఈసీ ఉత్తర్వులే శిరోధార్యంగా వ్యవహరిస్తామని అధికారులు అంటున్నారు.

పెరుగుదలపై సర్వత్రా ఉత్కంఠ...

గతేడాది అక్టోబరు 27న ఓటర్ల జాబితా ముసాయిదాను ఈసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆ ఏడాది ఫైనల్ పబ్లికేషన్‌తో పోలిస్తే జిల్లాలో 15,521 ఓట్ల పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం విడుదల చేసే తుది ప్రచురణలో నమోదయ్యే ఓట్ల పెరుగుదలపై రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొని ఉంది. అసాధారణంగా ఫాం7లు వచ్చి ఉండడం ఒక ఎత్తయితే, ముసాయిదా జాబితా విషయంలో చాలావరకు మార్పులు, చేర్పులు జోలికి వెళ్లకుండా 2023 ఫైనల్ డ్రాఫ్ట్‌నే యథాతథంగా విడుదల చేశారనే విమర్శలు రాజకీయ పార్టీలు చేశాయి. ఇప్పుడు తుది జాబితా విడుదల కానుండడంతో పెరుగుదల ఉంటే ఏ స్థాయిలో ఉండనుంది లేక అనూహ్యంగా గతేడాది ఫైనల్ డ్రాఫ్ట్‌తో పోలిస్తే తగ్గుదల నమోదవుతుందా అనే టెన్షన్ రాజకీయ పార్టీల్లో ఉంది.

మంగళవారం రిలీవ్...

పర్చూరు, అద్దంకి, వేమూరు ఈఆర్‌వోలుగా వ్యవహరిస్తున్న అధికారులకు బదిలీల ఉత్తర్వులు గతేడాది నవంబరులోనే వచ్చాయి. అయితే వీరంతా ఆయా నియోజకవర్గాలకు ఈఆర్‌వోలుగా వ్యవహరిస్తునందువల్ల మొత్తం ప్రక్రియ పూర్తయ్యాకే రిలీవ్ కావాలనే ఈసీ ఆదేశాల మేరకే వారంతా కొనసాగారు. సోమవారంతో కీలకమైన తుది ప్రచురణ రానుండడం, సవరణ ప్రక్రియ ముగియడంతో వారంతా రిలీవ్ కానున్నారు. గుంటూరు మెప్మా పీడీగా ఉన్న వెంకటనారాయణ, బాపట్ల జిల్లా మెప్మాకు ఇన్‌చార్జిగా ఉంటున్నారు. అత్యంత వివాదాస్పదమైన పర్చూరు నియోజకవర్గానికి ఈఆర్‌వోగా కూడా ఆయనే ఉన్నారు. ఈయన ఈ నెల 23న రిలీవ్ కానుండగా, మిగిలిన వారు కూడా రెండుమూడ్రోజుల్లో రిలీవ్ అయి బదిలీ అయిన స్థానాలకు వెళ్లనున్నారు.

రేపు కలెక్టరేట్ వేదికగా..

కలెక్టరేట్ వేదికగా ఓటర్ల తుది జాబితా ప్రచురణను సోమవారం విడుదల చేయనున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు జాబితా ప్రతులను నియోజకవర్గాల వారీగా అందజేయనున్నారు. తుది జాబితాపై అభ్యంతరాలకు అవకాశం లేదు. ఇక్కడ నుంచి అర్హత కలిగిన వారు కొత్తగా ఓటు నమోదుకు అవకాశం ఉంటుందే తప్ప మరెలాంటి చేర్పులు, మార్పులకు ఆస్కారం లేదు.

వైసీపీకి ఎమ్మెల్సీ జంగా గుడ్‌బై?!

- గుంటూరులోని ఓ హోటల్‌లో అనుయాయులతో సమావేశం
- గురజాల ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి తీరుతో వైసీపీపై అలక

(ఆంధ్రజ్యోతి - గుంటూరు)

వైసీపీ ఎమ్మెల్సీ గురజాల మాజీ ఎమ్మె ల్యే జంగా కృష్ణమూర్తి యాదవ్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నప్పటికీ జంగా గురజాల సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్‌రెడ్డి తీరుతో తీవ్ర అవమానాలకు గురయ్యారు. నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమంలో కూడా కనీసం ఆయనకు ప్రాధాన్యం కల్పించకుండా అడుగడుగునా అవమానాలకు గురిచేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన జంగా పరిస్థితి ప్రస్తుతం సర్పంచ్ స్థాయికంటే హీనంగా ఆ నియోజకవర్గంలో ఉందనే భావనలో ఆయన ఉన్నారు. ఇంకా రెండేళ్లపాటు ఎమ్మెల్సీ హోదాలో కొనసాగే అవకాశం ఉన్నా ఆత్మాభిమానం చంపుకుని ఆ పార్టీలో కొనసాగలేననే నిర్ణయానికి జంగా వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడు సందర్భాలలో ఆయన బహిరంగంగా ఎమ్మెల్యే మహేష్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరిచారు. బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిననే చులకన భావంతో ఎమ్మెల్సీ హోదాలో ఉన్నా తన మాటకు నియోజకవర్గంలో విలువ లేకుండా ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి చేశారని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఒక రైతుకు సంబంధించిన సమస్యను స్థానిక రెవెన్యూ అధికారులచేత పరిష్కరించలేకపోయానని జంగా బహి రంగంగా ప్రకటించారు. ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి అడ్డుపడటం వల్లే నియోజకవర్గంలో తన మాటకు విలువ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. గురజాల సీటు ఈ పర్యాయం తనకే ఇవ్వాలని వైసీపీ అధిష్ఠానానికి విన్నవించుకున్నప్పటికీ ప్రయో జనం లేకపోవడంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల క్రితం ఆయన తమ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధిని కలిశారు. పార్థసారధి ఇప్పటికే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా శనివారం రాత్రి గుంటూరులోని ఓ హోటల్లో ఎమ్మెల్సీ జంగా తన అనుయాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీలో తాను ఇమిడే పరిస్థితి లేదని ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఈ సమావేశానికి హాజరైన తన అనుయాయులకు చెప్పినట్లు సమాచారం. బేషరతుగా టీడీపీలో చేరి మహేష్‌రెడ్డిని ఓడించాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆయన తన అనుయాయులకు చెప్పినట్లు తెలిసింది.



ఏఎన్‌ఎంలపై సర్వేల భారం

- ఇప్పటికే పది సర్వేలు.. తాజాగా కులగణనా వారిపైనే...



గుంటూరు సిటీ, జనవరి 20: ఏఎన్‌ఎం(ఆక్సిలరీ నర్సింగ్ మిడ్‌వైఫరీ)ల బాధ్యత ఆరోగ్య సంరక్షణ, రోగులకు మందులు అందివ్వడం, రికార్డుల నిర్వహణ చేయాలి. కాని సర్వేల భారంతో వారు సతమతమవుతున్నారు. పదో తరగతి అర్హతతో ఏఎన్ఎం అభ్యసించిన వారిచేత కంప్యూటర్, ఇతర యాప్‌లతో ఆన్‌లైన్‌లో ప్రభుత్వం పలు పనులు చేయిస్తున్నది. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే, బీసీజీ టీకా సర్వే, సంక్రమిత, అసంక్రమిత రోగాల సర్వే, కుష్టు వ్యాధి సర్వే, రోజు వారీ ఫీవర్ సర్వే, గర్భిణులు, బాలింతల రోజు వారీ వివరాల నమోదు, పిల్లలకు టీకాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి, హిమోగ్లోబిన్ పరీక్షలు ఆన్‌లైన్ చేయాలి, జగనన్న సురక్ష రిఫరల్ కేసులను పర్యవేక్షించాలి, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం వివరాలు ఆన్‌లైన్ చేయాలి, అనుమోల్ పోర్టల్, గూగుల్ షీట్లు.. ఇలా ఇప్పటికే వారిపై పని భారంతో సతమతమవుతున్నారు. ఈ పనులతోనే విసిగిపోతున్న వారిపై ప్రభుత్వం తాజాగా కులగణన సర్వే బాధ్యత పెట్టింది. మండల పరిషత్ అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంపై ఏఎన్ఎంలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం మహిళా ఆరోగ్య కార్యకర్తలు(ఏఎన్ఎం) వారి పనిని రికార్డుల్లో నమోదు చేసేవారు. ఇప్పుడు వారు చేస్తున్న ప్రతి పని యాప్‌ల్లో నమోదు చేయాల్సి వస్తోంది. అలా అని రికార్డులు రాయకుండా ఉండడానికి వీలులేదు. క్షేత్ర స్థాయిలో ప్రతి రోజు తిరగడం తప్పడంలేదు. పైగా ప్రభుత్వం రోజుకొక యాప్ తీసుకువచ్చి రోజువారీ పనిని అందులో నమోదు చేయాలని ఒత్తిడి చేస్తోంది. జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా రోజు వారీ సమీక్షకు ఆయా యాప్‌ల్లో ఉన్న సమాచారమే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చాక ఏఎన్ఎంల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. జీతాలు తామే ఇస్తున్నామని ఎంపీడీవోలు వారిపై కర్ర పెత్తనం చేస్తున్నారు. పెరిగిపోతున్న పనిభారంపై ఏఎన్ఎంలు ఇప్పటికే నిరసన బాట పట్టారు. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా కులగణన సర్వేలో కూడా ఏఎన్ఎంలు పాల్గొనాలన్న ఆదేశాలతో మండిపడుతున్నారు.

ఆరోగ్య విధులు గాలికి..

ప్రభుత్వం తీసుకువస్తున్న యాప్‌లతోనే రోజంతా సరిపోతుండటంతో వారి ప్రధాన విధి అయిన ఆరోగ్య విధులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. యాప్‌లు, ఆన్‌లైన్‌లో వివరాల నమోదుతో సమయం సరిపోతుందని ఇక గర్భిణులు, బాలింతల పర్యవేక్షణకు ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో క్షేత్రస్థాయిలో అన్ని ఇళ్లకు వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆరోగ్యంపై ఆరాతీసే వారమని, ఇప్పుడు అలా కుదరడం లేదంటున్నారు. జగన్ ప్రభుత్వం ప్రచారం కోసం రోజుకొక కార్యక్రమం పెట్టి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నదని వాపోతున్నారు.


కోల్డ్‌స్టోరేజిలో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ రాజకుమారి

పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సివుంది

- ప్రమాద సమయంలో కోల్డు స్టోరేజీలో లక్ష టన్నుల పసుపు నిల్వలు
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన జేసీ, ఎస్పీ

దుగ్గిరాల, జనవరి20: గుంటూరుజిల్లా, దుగ్గిరాలలోని శుభం కోల్డ్‌స్టోరేజీలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో అధిక మొత్తంలో పసుపు నిల్వలు దగ్ధమై కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, జేసీ రాజకుమారిలు శనివారం సందర్శించి అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ప్రమాద సమయంలో కోల్డు స్టోరేజీలో లక్ష టన్నుల బస్తాల వరకూ పసుపు నిల్వలున్నాయని, నష్టాన్ని పూర్తిగా అంచనా వేయాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంలో 11 మందికి పాక్షికంగా గాయాలయ్యాయని, వారందరూ చికిత్స పొందుతున్నారన్నారు. రైతులకు ఏవిధంగా పరిహారం అందించాన్న అంశాలను చర్చించారు. మంటలను పూర్తిస్థాయిలో ఆర్పేందుకు ఐదు అగ్నిమాపక శకటాలు, బృందం శ్రమిస్తున్నారన్నారు. ప్రమాద స్థలం వైపు ప్రజలెవ్వరూ రాకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ స్థానిక అధికారులను ఆదేశించారు. ప్రమాదం గురుంచి తెలుసుకున్న రైతులు కోల్డ్‌స్టోరేజిలో ఉంచిన వారి పసుపు నిల్వలపై పరిహారం, బీమా గురించి ఆందోళన వ్యక్తంచేశారు. జేసీ, ఎస్పీలతో పాటు ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, వైసీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేదు

- అందుకే నీచపు ప్రచారానికి దిగిన వైసీపీ
- ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
- సోషల్‌మీడియాలో అసత్య ప్రచారంపై ఫిర్యాదు


ఎస్ఐకు ఫిర్యాదు అందజేస్తున్న ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ తదితరులు

పొన్నూరుటౌన్, జనవరి20: రానున్న ఎన్నికలో ఓటమి తప్పదని నిశ్చయించుకున్న వైసీపీ నేతలు టీడీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక అసత్య ప్రచారాలకు దిగుతుందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును ఉపయోగించుకొని సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం సాగిస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఆయన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాము కూల్చివేస్తామంటూ సోషల్ మీడియా వాట్స్ యాప్ గ్రూప్‌లో అసత్య ప్రచారం సాగించిన వైసీపీ నేతల వాట్స్‌యాప్ గ్రూప్‌ల వివరాలను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదుకు జత జేసి పోలీసులకు అందజేశారు.

ఈసందర్భంగా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రెండు రోజులుగా విజయవాడ, నరసరావుపేట ప్రాంతాల నుంచి సోషల్ మీడియాలో తన పాత ఫోటోలను వినియోగించి మార్ఫింగ్ చేసి తాను చేయని వాఖ్యలను జోడించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుష్ప్రచారం వెనుక మంత్రి సిదిరి అప్పలరాజు పీఆర్వో, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి పీఏ, పలువురు వైసీపీ నేతలు ఉన్నారన్నారు. చేబ్రోలు అంబేద్కర్ గ్రూప్‌లో మాణిక్యం అనే వ్యక్తి ఈ అసత్య ప్రచారాల పోస్టును పెట్టాడని, దీనిపై వికృత రాజకీయ క్రీడ నడుస్తుందని, తక్షణమే నిజాలు నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేసారు.

అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో నరేంద్ర కుమార్ మాట్లాడుతూ తనపై అసత్య ప్రచారాల వెనుక వైసీపీ కీలక నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఎస్సీలను ఆసరాతో సీఎం జగన్‌రెడ్డి తిరిగి అధికారం పొందాలని చూస్తున్నారని, అందుకోసం అంబేద్కర్ పేరును, ఆయన విగ్రహాలను ఉపయోగించుకుంటున్నాడని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అంబేద్కర్‌ను గౌరవిస్తూ ఆయన పేరుతో సంక్షేమ పథకాలను అమలుచేస్తే, వైసీపీ అధికారంలోకిరాగానే జగన్‌రెడ్డి ఆయా పథకాలకు అంబేద్కర్ పేరును తొలగించి ఆయన పేరు పెట్టుకున్నారన్ని ఆగ్రహం వ్యక్తం చేసారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బంగడుపుకోవాలని చూస్తున్న అధికార పార్టీ నాయకుల పన్నాగాలను సాగనీయమని హెచ్చరించారు. పోలీసులు ఈ అసత్య ప్రచారాల కుట్రను బహిర్గతం చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తానన్ని నరేంద్ర కుమార్ స్పష్టంచేశారు. కార్యక్రమంలో పొన్నూరు, చేబ్రోలు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు

స్కిల్ కేంద్రాలతో యువత భవితకు భరోసా

- ఎందరో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దిన చంద్రబాబు
- రాష్ట్రంలో వేల కోట్లు దోచుకున్న ముఖ్యమంత్రి జగన్
- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
- 100 కి.మీ చేరుకున్న ఆలపాటి పాదయాత్ర


తెనాలి రూరల్, జనవరి 20: గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని ఎందరో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దారు.. కాని ఈ ముఖ్యమంత్రి జగన్‌కి మాత్రం అవి కనబడటంలేదు. అసలు వేయని ఇన్నర్ రింగ్‌రోడ్డును వేసినట్లు అందులో అవినీతి జరిగినట్లు మాత్రం జగన్‌కు తెలుస్తుంది.. ఇటువంటి ప్రవర్తనను చూస్తుంటే పిచ్చిపట్టిన వాడి మాదిరిగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తలపెట్టిన ప్రజాయాత్ర శుక్రవారం నాటికి మండంలోని బుర్రిపాలెం గ్రామంలో 100 కిలోమీటర్లకు చేరింది. ఆయన పాదయాత్రకు గుర్తుగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దాని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టాభిరామ్ శిలఫలకాన్ని ఆవిష్కరించి తెలుగుదేశం జెండాను ఎగురవేశారు. అనంతరం గ్రామంలోని సినీ నటుడు కృష్ణ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను రాజులను చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రైతులను పరామర్శించడానికి కూడా మనస్సు రాలేదని విమర్శించారు. కనీసం టార్పాలిన్ పట్టలను, కోత కోసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రాలు ఏర్పాటు చేసి గోతాలను కూడా ప్రభుత్వం అందించలేకపోయిందని, ఇటువంటి ప్రభుత్వమా రైతులను రాజులను చేసేదని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం.. రైతులను ఆదుకుంటున్నామంటూ చెప్పే జగన్ ఆ కేంద్రాల ద్వారా రైతులకు మంచి చేయలేకపోయారని ఆరోపించారు. అన్నదాతలు పంటలుదెబ్బతిని ఆందోళనలో ఉంటే ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు రైతుల వద్దకు వచ్చి ధైర్యం నింపారని అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే వ్యక్తి చంద్రబాబునాయుడన్నారు. అనేక రకాల అవినీతి కేసులు మీద ముద్దాయిగా ఉన్న జగన్ మచ్చలేని ప్రజానాయకుడిగా ఉన్న చంద్రబాబుపై అనేక కేసులు పెడుతున్నాడని, ఏదో ఒక రకంగా చంద్రబాబును ప్రజలనుండి దూరం చేసేలా కుట్రల చేస్తున్నాడే తప్ప ప్రజలకు చేసే మంచేమి లేదన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మహిళలకు చెప్పిన జగన్ గతంలో లేని విధంగా నాసిరకం బ్రాండ్ల మద్యాన్ని తెచ్చి రూ.లక్ష కోట్లు కొట్టెశాడని, ఇసుక పేరుతో రూ. 50వేల కోట్లు దోచి పేద ముఖ్యమంత్రినని ప్రచారం చేస్తూ కాలం గడపుతున్నాడని ఘాటుగా విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైపోగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఒకటవ తారీఖున జీతం పడేలా చూడాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారంటే రాష్ట్రం ఎంత దుస్థితిలో ఉందో అర్ధం చేసుకోవాలని రానున్న ఎన్నికల్లో సైకోపాలనను తరిమికొట్టి అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేసే సైకిల్ పాలనను తీసుకురావాలని కోరారు. ఆలపాటి తలపెట్టిన ప్రజాయాత్ర ప్రజల్లో చైతన్యం నింపుతుందని చెప్పారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పిల్లి మాణిక్యాలరావు పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


మందడం ధర్నా శిబిరంలో బిల్డ్ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు

రాజధానిలో తట్ట మట్టి వేయని జగన్‌రెడ్డి

- 1495వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

తుళ్ళూరు జనవరి 20: రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధికి ఒక్క తట్ట మట్టి వేయని సీంఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని చెప్పటం విడ్డూరంగా ఉందని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఎద్దేవా చేశారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, రైతుకూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు శనివారం నాటికి 1495వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి పలువురు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో దాదాపుగా 9 వేల కోట్ల పనులు జరిగాయన్నారు. సీఎం జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత నాలుగున్నర ఏళ్లలో తట్ట మట్టి కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతేనన్నారు. రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టిన వారు పాలకులు ఎలా అవుతారన్నారు. వెంటనే రాజీనామాలు చేసి పదవుల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. రాజధాని 29గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. మందడం ధర్నా శిబిరంలో దళిత జేఏసీ నేత పులి చిన్నా పాల్గొన్నారు.


విజేతలను అభినందిస్తున్న మాజీ మంత్రి ఆలపాటి

జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లోనూ రాణించాలి

- మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

తెనాలి అర్బన్, జనవరి 20 : జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో కూడా పవర్ లిఫ్టింగ్‌లో రాణించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో జరుగుతున్న సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విజేతలను అభినందిస్తూ ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. సబ్ జూనియర్ పోటీలలో 66 కిలోల విభాగంలో ఆకాష్‌పాల్, షేక్ ఖరీంబాషా, సందీప్‌సాయి, జూనియర్ ఓపెన్ విభాగంలో అనంత్‌కుమార్, ప్రసాద్, రాఘవేంద్ర, 74 కిలోల సబ్ జూనియర్ విభాగంలో సంతోష్, వెంకటేశ్వరన్, జోసఫ్, జూనియర్ విభాగంలో సెంబాగం, సతీష్, అర్జున్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 54 కిలోల విభాగంలో అనూష్, దుర్యోధన, 59 కిలోల సబ్ జూనియర్‌లో యదవేంద్ర, ముఖేష్, ప్రశాంత్, సీనియర్ విభాగంలో మల్లేష్‌నాయక్, నోబుల్, మధు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కరణం వెంకటేశ్వరరావు, సూర్యదేవర వెంకట్రావు, మద్ది ప్రభాకర్, కోటేశ్వరరరావు, ప్రిన్సిపల్ షైనీ పాల్గొన్నారు.

జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు

జిల్లా క్రీడాకారిణీ

గుంటూరు(తూర్పు), జనవరి20: ఈనెల 26నుంచి మహారాష్ట్ర, లాతూర్‌లో జరిగే జాతీయ షూటింగ్‌బాల్ పోటీలకు తాడికొండ మండలం, రావెల గ్రామానికి చెందిన బిల్లా ప్రియదర్శిని ఎంపికైనట్టు షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కిషోర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియదర్శినికి కోచ్‌లు, అసోసియేషన్ నేతలు అభినందనలు తెలిపారు.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

- విజయవాడ జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గుడ్డు ధర రూ.5.30
- నెక్ విజయవాడ ఆఫీస్ ఫోన్: 74165 82559

బ్రాయిలర్ ధరలు

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

బ్రాయిలర్ బర్డ్	111, 119, 130
చికెన్ విత్ స్కిన్	210.00
చికెన్ స్కిన్ లెస్	220.00

మంత్రి విడదల రజనిపై ఫిర్యాదు

- తప్పుడు చిరునామాతో ఓటు పొందిన వైనంపై టీడీపీ నేతల ఆగ్రహం


ఈఆర్‌వో శివజ్యోతికి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

గుంటూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తప్పుడు చిరునామాతో ఓటు పొందిన తీరుపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీడీపీనేతలు కనపర్తి శ్రీనివాసరావు, వేములపల్లి శ్రీరాంప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, షేక్‌పఠాన్‌అస్మతుల్లా తదితరులు గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గం ఈఆర్‌వో లక్ష్మిశివజ్యోతిని ఈ విషయంపై ప్రశ్నించారు. తాము ఇచ్చిన ఫారం-7పై ఏమి చర్యలు తీసుకొన్నారని ప్రశ్నించగా త్వరలో విచారించి పరిష్కరిస్తామని ఈఆర్‌వో చెప్పారని, దీనిపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు. 15 రోజులు దాటినా చర్యలు ఎందుకు తీసుకోలేదని పదేపదే ప్రశ్నించగా రెండు రోజుల్లో ఏ విషయం తాము తెలియజేస్తామని చెప్పారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కనపర్తి మాట్లాడుతూ మంత్రి విడదల రజని ఒత్తిడి కారణంగానే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు లేఖ రూపంలో ఫిర్యాదు చేశామన్నారు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనిపక్షంలో సీఈవోని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

అయోధ్యధాంకు ప్రత్యేక రైలు

- 31న గుంటూరు నుంచి ప్రారంభం.. ఫిబ్రవరి 3న తిరుగుప్రయాణం

గుంటూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం ప్రతిష్ట కార్యక్రమం ఈనెల 22న జరగనున్న దృష్ట్యా అక్కడికి వెళ్లే యాత్రికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైలుని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక రైలు గుంటూరునుంచే అయోధ్యధాంకు బయలుదేరి వెళుతుందని ప్రకటించింది. ఈ రైలుని రౌండ్ ది ట్రిప్‌గా వెళ్లడానికి, రావడానికి కలిపి ఒకే టిక్కెట్ జారీ చేస్తారు. నెంబరు. 07215 గుంటూరు - అయోధ్యధాం ప్రత్యేక రైలు ఈనెల 31న(బుధవారం) మధ్యాహ్నం 1గంటకు బయలుదేరి విజయవాడ, రాజమండి, అన్నవరం, విశాఖపట్టణం, బ్రహ్మపూర్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, ప్రయాగ్‌రాజ్ వంటి ముఖ్యమైన రైల్వేస్టేషన్లతో పాటు మరికొన్ని స్టేషన్లలోనూ ఆగి బయలుదేరి శుక్రవారం ఉదయం 10.35కి అయోధ్యధాం చేరుకొంటుంది. మొత్తం 2,101 కిలోమీటర్ల దూరం ఈ రైలు ప్రయాణిస్తుంది. అలానే తిరుగు ప్రయాణం రైలు ఫిబ్రవరి 3వ తేదీ శనివారం రాత్రి 7.55కి అయోధ్యధాం నుంచి బయలుదేరి పైన పేర్కొన్న రైల్వేస్టేషన్ల మీదగా సోమవారం సాయంత్రం 5.45కి గుంటూరు చేరుకొంటుంది. ఈ ప్రత్యేక రైలుని ఐఆర్‌సీటీసీ సంస్థ నిర్వహణ చేయనున్నట్లు తెలిసింది.

5వ ఆర్థిక సంఘ నిధులు విడుదల చేయాలి

- లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు : చిలకలపూడి పాపారావు

గుంటూరు(తూర్పు), జనవరి20: సర్పంచ్‌ల పోరాటంతో దిగివచ్చి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ ఖాతాలకు 15వ ఆర్థిక సంఘ నిధులు జమ చేసిందని, అలాగే దీర్ఘకాలంగా అడుగుతున్న ఐదవ ఆర్థిక సంఘ నిధులు కూడా తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంఘ రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు బ్రాడీపేటలోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ, సర్పంచ్‌లు కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించుకున్నామని గుర్తుచేశారు. ఇప్పటికైన ముఖ్యమంత్రి స్పందించి గ్రామ పంచాయితీలకు ఐదవ ఆర్థిక సంఘ నిధులు అయా ఖాతాలకు జమ చేసి, గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే గ్రామ సచివాలయాలను సర్పంచ్‌ల పరిధిలోకి తీసుకురావాలని కోరారు. సర్పంచ్ గౌరవవేతనం కోసం అనేకమార్లు అడిగినా సీఎం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కారించాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. సమావేశంలో అఖిల భారత పంచాయితీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తీ వీరాంజనేయులు, సర్పంచ్‌లు లలితకుమారి, ముప్పాళ్ల మనోహర్, తోకల సరోజిని నరసింహారావు, డబ్బూరి సూర్యప్రకాషరావు, పాల్గొన్నారు.

22 కేంద్రాల్లో నవోదయ ప్రవేశ పరీక్షలు

- 83.74 శాతం హాజరు

చిలకలూరిపేట, జనవరి 20 : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 22 కేంద్రాల్లో జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం జరిగాయి. మొత్తం 4,273 మంది విద్యార్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 3,578మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 695 మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఈ పరీక్ష కోసం మొత్తం రెండు వందల మంది సూపరింటెండెంట్‌లు, ఇన్విజిలేటర్లను విధుల్లో పాల్గొన్నట్టు మద్దిరాల జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ ఎస్ నరసింహారావు తెలిపారు. పల్నాడు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో ఐదు, బాపట్ల జిల్లాలో నాలుగు కేంద్రాలు పరీక్ష కోసం ఏర్పాటు చేశామని, దరఖాస్తు చేసుకున్న వారిలో 83.74 శాతం మంది హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్ష పాసైన వారి నుంచి 2024 - 25 విద్యా సంవత్సరంలో 6వ తరగతి కోసం నిబంధనలను అనుసరించి ఎంపిక చేస్తారు.

‘బయో’ల గుట్టలు బట్టబయలు

- విజిలెన్స్ దాడుల్లో భారీగా బహిర్గతం
- అడ్రసులేని పురుగుమందుల స్వాధీనం
- పార్శిల్ కార్యాలయాలే ప్రధాన వేదికలు
- ఆంధ్రజ్యోతి'కథనంతో పగులుతున్న నకిలీ పుట్టలు


గుంటూరులో బయో పురుగుమందులు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు

గుంటూరు సిటీ, జనవరి 20 :బయో పురుగు మందుల వ్యవహారంలో ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే జరుగుతుంది. ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న బయోల వ్యవహారం బట్టబయలు అవుతుంది. గుట్టలు గుట్టలుగా బయోలు పట్టుబడుతున్నాయి. వివిధ శీర్షికలతో ‘ఆంధ్రజ్యోతి’ లో వచ్చిన కథనాలకు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కె ఈశ్వరరావు స్పందించారు. కొద్ది రోజులుగా నగరంలోని వివిధ పార్శిల్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. శనివారం కూడా ఈదాడులు కొనసాగాయి. ఏటుకూరు రోడ్డులోని అమ్మ రోడ్ క్యారియర్స్ పార్శిల్ ఆఫీసులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని, రికార్డులేని బయో స్టిమ్ లెంట్స్, ఎరువులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న బయో లకు వ్యవసాయ శాఖ వద్దనుంచి జి1, జి2 అనుమతులు కూడా లేవని తేలింది. ఈ దాడుల్లో రూ. 2 .50 లక్షలు విలువ గల , 210 లీటర్ల బయో స్టిమ్ లెంట్స్ స్టాక్ నిల్వ వుంచినట్లు కనుగొని వాటి అమ్మకాల నిలుపుదలకు స్టాప్‌సేల్ నోటీసులు ఇవ్వటం జరిగింది. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవసాయ అధికారి రమణకుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం.రామచంద్రయ్య వ్యవసాయాధికారి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎప్పుడూ జరగనన్ని దాడులు

నకిలీ పుగుమందులు, ఎరువులు, విత్తనాలపై గుంటూరు విజిలెన్స్ ఉక్కుపాదం మోపుతుంది. గుంటూరు కేంద్రగా సాగుతున్న నకిలీ పురుగుమందులు, బయోలపైప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా కే. ఈశ్వరరావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేవలం 6 నెలల కాలంలో రూ.5 కోట్ల విలువ చేసే ఎరువులు, పురుగు మందులు, రూ.2.50 కోట్ల విలువ చేసే బయో లను పట్టుకున్నారు. నగరంలో నకిలీ పురుగు మందులు తయారు చేసే కేంద్రాలపై మెరుపు దాడులు చేసి అక్రమ వ్యాపారుల ఆటలు కట్టించారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుండటం గమనార్హం.

పాఠకులకు ముఖ్య గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో నిజానిజాలు క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు ప్రకటించిన లేదా ప్రచురించిన క్లెయిమ్‌లతో ఆంధ్రజ్యోతి సంస్థకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనలకు సంబంధించి పాఠకులు బ్యాంక్ అకౌంట్ల ద్వారా/ ఇతరత్రా నమ్మించబడిన /క్లెయిమ్స్‌కు, చట్ట వ్యతిరేక మోసాలకు ప్రకటనదారునితో జరుపబడు లావాదేవీలకు ఆంధ్రజ్యోతి సంస్థ/ యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. పాఠకులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించగలరు.

మేనేజర్ - ఏడివిటి

గుంటూరు సిటీ వార్తలు

◆ గుంటూరు తూర్పు ◆ పశ్చిమ

రెగ్యులర్ రైళ్ల ప్రయోగాత్మక స్టాపుల కొనసాగింపు

● మరో 6 నెలల పొడిగింపు
● డీఆర్ఎం ఎం.రామకృష్ణ

గుంటూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు రెగ్యులర్ రైళ్లకు కొన్ని రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మకంగా కల్పించిన స్టాపులను మరో ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నట్లు డీఆర్ఎం ఎం రామకృష్ణ తెలిపారు. గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్‌కి బీమడోలు, గుంటూరు - నరసపూర్ రైలుకు పుట్లచెరువు, చెన్నై. విశాఖ, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లకి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కి పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, కాచీగూడ - రేపల్లె డెల్టా రైలుకి వేజండ్ల, ధర్మవరం - విజయవాడ రైలుకు గిద్దలూరు, లింగంపల్లి - నరసపూర్ రైలుకు మంగళగిరి, చెంగల్‌పట్టు - కాకినాడ పోర్టు సర్కార్ ఎక్స్‌ప్రెస్‌కి మంగళగిరి, ధర్మవరం - విజయవాడ రైలుకి మార్కాపురం రోడ్డు, నరసపూర్ - హైదరాబాద్ రైలుకి నల్గొండ, యశ్వంత్‌పూర్ - మచిలీపట్నం రైలుకు కంభంలో నిలుపుదలని కొనసాగించ నున్నట్లు డీఆర్ఎం తెలిపారు.

వేదనలోనూ ఆగని పోరు..


నిరసనల్లో భాగంగా ఐక్యత చాటుతున్న అంగన్‌వాడీలు

● 40వ రోజుకు చేరిన అంగన్‌వాడీల సమ్మె
● మద్దతుగా ప్రజా సంఘాల ర్యాలీ, రాస్తారోకోలు
● సమస్యలను పరిష్కరించకపోతే 'చలో విజయవాడ'

గుంటూరు(తూర్పు), జనవరి20: ఒక పక్క ఎస్మా ప్రయోగం, మరో పక్క షోకాజ్ నోటీసులు పంపిస్తూ ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్లను వేదనలకు గురిచేస్తున్నా వారుమాత్రం అలుపెరుగని పోరు సాగిస్తూ ఆందోళనలను రోజురోజుకి తీవ్రతరం చేస్తున్నారు. కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మెలో అంగన్‌వాడీలు, హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలుపుతున్నారు. ఇటువంటి మొండి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని, గతంలో ఏనాడు తాము ఇంత దీర్ఘకాలం సమ్మె చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొండి ప్రభుత్వానికి అదే రీతిలో మొండి సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. మరో వైపు అంగన్‌వాడీల సమ్మెకు రాజకీయ పార్టీలతో పాటు, ఉద్యోగ, వ్యవసాయ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. శనివారం సమ్మె 40వ రోజుకు చేరుకున్న సందర్భంగా అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కార్మిక, ప్రజాసంఘాల పిలుపు మేరకు స్థానిక లాడ్జి సెంటర్ నుంచి శంకర్‌విలాస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్రగౌరవాధ్యక్షుడు వీ.రాధాకృష్ణమూర్తి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే.శ్రీనివాసరావు, ఐఎఫ్‌టీయు జిల్లా నాయకులు గనిరాజులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్‌వాడీల పట్ల మొండి వైఖరితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అంగన్‌వాడీ జేఏసీ నేతలు విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంఘ నాయకులను చర్చలకు పిలిచి వారి సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో 'చలో విజయవాడ'కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చారు. ర్యాలీలో ప్రజాసంఘాల నేతలు అరుణ్‌కుమార్, రావుల అంజిబాబు, మేడా హనుమంతురావు, లక్క అరుణ, కొల్లి రంగారెడ్డి తదితరులు పాల్గొనగా, కలెక్టరేట్ ఎదుట దీక్షల్లో అంగన్‌వాడీ యూనియన్ నేతలు దీప్తి మనోజ, రాధా, వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.


బాబు హామీ పత్రాలు అందజేస్తున్న నసీర్, టీడీపీ నేతలు

రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న జగన్‌రెడ్డి

● టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మొహమ్మద్ నసీర్

గుంటూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచిన జగన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మొహమ్మద్ నసీర్ అన్నారు. గుంటూరు తిరుమలచారికాలనీ, అమీనానగర్‌లో శనివారం 'భవిష్యత్తు గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అరాచక పాలన సాగిస్తూ, దళితులపై దాడులు చేయిస్తూ మారణకాండను సృష్టించాడని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 27 దళిత పథకాలను రద్దు చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు అండగా నిలిచి అంబేద్కర్ కలలుగన్న ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బ్రహ్మసాని శ్రీనివాసరావు, నాగరాజు, శ్రీకాంత్, మల్లెంపూడి శ్రీనివాస్, గోపి, మాదాసు మురళి, చందులూరి శీను, రాంబాబు నాయక్, షేక్ ఖరీముల్లా, రెహమున్నిసా, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బోసిపోతున్న జగనన్న సురక్ష కేంద్రాలు

● టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్
● నేడు శారదా కాలనీలో ఉచిత మెగా వైద్యశిబిరం



గుంటూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న జగన్న సురక్ష కేంద్రాలు బోసిపోతున్నాయని టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. పార్టీ నగర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నగర ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఆదివారం ఉచిత మెగా వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరు దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటివరకు నగరంలో 5 మెడికల్ క్యాంపులను నిర్వహించామని, ప్రతి మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభిస్తుందన్నారు. ఆదివారం శారదా కాలనీలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గణతంత్ర, ఓటర్ల దినోత్సవాలను

ఘనంగా నిర్వహించాలి

● కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
● గణతంత్ర, ఓటర్ల దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
● పాల్గొన్న ఉన్నతాధికారులు

గుంటూరు. జనవరి 20 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవ వేడుకలను, ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట ప్రణాళికతో కృషి చేయాలని కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీటింగ్ ఏర్పాట్లు, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ప్రశంసాపత్రాలు అందించటం, ప్రభుత్వశాఖల స్టాల్స్ ఏర్పాటుపై సూచనలు జారీచేసారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు, పోలీస్ కవాతుకు జిల్లా అధికారుల సహకారంతో పోలీస్‌శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రశంసా ప్రతాలకు సిఫార్సు చేస్తున్న వారి పేర్లు అన్నిశాఖలు జనవరి 21 నాటికి కలెక్టరేట్‌కు అందించాలన్నారు. అలానే ఎన్నికల కమిషన్ సూచించినవిధంగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం గొప్ప క్రతువు

ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులలో పాల్గొనడం ఒక గొప్ప క్రతువని కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణకు సంబందించి నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జేసీ జి.రాజకుమారి పాల్గొన్నారు. ఈశిక్షణ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ డీఆర్డీఏ హరిహరనాథ్ తరగతులు నిర్వహించారు. మోడల్ కోడ్‌ఆఫ్‌కాండక్ట్, ఎన్నికలఖర్చు పర్యవేక్షణ, మీడియా సర్టిఫికే షన్, పెయిడ్‌న్యూస్, సోషల్ మీడియా-ఫేక్‌న్యూస్ అంశాలపై శిక్షణ ఇచ్చారు.

ఎన్నికల విభాగం ఆధునికీకరణ

కలెక్టరేట్‌లో గతంలో వున్న హెచ్(ఎన్నికల)-సెక్షన్ కార్యాలయ గదులకు మరమ్మతులుచేసి కొత్తగా అన్ని హంగులతో రూపొందించిన ఎన్నికలు, ప్రోటోకాల్ కో-ఆర్డినేషన్ సెక్షన్‌ను శనివారం కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, జేసీ జి రాజకుమారితో కలసి ప్రారంభించారు. అనంతరం


గణతంత్ర, ఓటర్ల దినోత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్

సిబ్బందికి సీటువారీగా ఏర్పాటుచేసిన క్యాబిన్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ సిబ్బందితో మాట్లాడుతూ ఈ కో-ఆర్డినేషన్ సెక్షన్ లో ప్రోటోకాల్, ఎన్నికలకు సంబంధించిన ముఖ్య వ్యవహారాలు నిర్వహించాల్సి ఉంటుందని సిబ్బందికి సూచించారు.

ఆర్‌వో ప్లాంట్ ప్రారంభం .. కలెక్టరేట్‌లో తాగునీటి అవసరాలకు కోసం రూ.7 లక్షలతో నూతనంగా నిర్వహించిన ఆర్‌వో ప్లాంట్‌ని కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని నాణ్యతని కలెక్టర్, జేసీ పరిశీలించి సంతోషాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో డీఆర్వో కే. చంద్రశేఖరరావు, ఆర్.డబ్ల్యూఎస్ ఎస్.ఈ సురేష్, కలక్టరేట్ ఏ.ఓ పూర్ణచంద్రరావు, కలక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి

గుంటూరు(తూర్పు): జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు భద్రత నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించటంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి రవాణా, పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన రహదారి భద్రతకమిటీ సమావేశంలో ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ కృష్ణ వేణి, జేసీ రాజకుమారితో కలసి ఆయన పాల్గొని పలు సూచనలు, సలహాలు, ఆదేశాలను జారీచేశారు.

శీతల గిడ్డంగుల్లో ప్రమాణాలు పాటించాలి

● మిర్చియార్డు చైర్మన్ రాజనారాయణ

గుంటూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): శీతల గిడ్డంగుల్లో ప్రమాణాలు పాటించాలని మిర్చియార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ ఆదేశించారు. శనివారం మిర్చియార్డు పరిపాలనభవనంలో శీతలగిడ్డంగుల యాజమాన్యాల సంఘం నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మార్కెటింగ్ జేడీ కాకుమాను శ్రీనివాసరావు, ఏడీ రాజబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లో భారీగా మిర్చి టిక్కీలు యార్డుకు వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో గిట్టుబాట ధర కోసం రైతులు తమ సరుకుని కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ చేసుకుంటారన్నారు. దీని దృష్ట్యా గిడ్డంగుల్లో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా యాజమాన్యాలు స్మోక్ డిటెక్టర్లు, ఎమర్జన్సీ అలారం, ఫైర్ ఫైటింగ్ యంత్రాలు, వాటర్ స్ప్రింక్లర్లు వంటివి అమర్చుకోవాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.

జీజీహెచ్‌లో అన్నివేళలా రక్తపరీక్షలు

గుంటూరు(మెడికల్)జనవరి20: ప్రభుత్వాస్పత్రిలో రోగులకు 24గంటలూ థైరాయిడ్, ఇతర రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ వై.కిరణ్‌కుమార్ తెలిపారు. శనివారం శుశ్రుతహాల్లో బయో కెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల వైద్యులు, ల్యాబ్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేద రోగులకు అన్ని రకాల రక్తపరీక్షలు ఉచితంగా ఇక్కడే నిర్వహించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ రోగులను బయట ల్యాబ్‌లకు పంపవద్దని ఆయన స్పష్టం చేశారు. రక్త సేకరణ చేసిన రెండు గంటల్లో నివేదికలు అందజేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటలూ అందుబాట్లో ఉండేలా సంబంధిత విభాగాధిపతులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో పెథాలజీ, మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రి విభాగాధిపతులు పాల్గన్నారు.


సంకల్పయాత్రలో పాల్గొన్న వనమా నరేంద్ర, ఉమాశంకర్ తదితరులు

బీజేపీ పథకాలతో పేదలకు లబ్ధి

● విజయ సంకల్పయాత్రలో డాక్టర్ శనక్కాయాల ఉమాశంకర్

గుంటూరు(తూర్పు), జనవరి20: కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు మరింత లబ్ధిని చేకూర్చాయని తూర్పు అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ ఉమా శంకర్ అన్నారు. బీజేపీ విజయసంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు శనివారం శ్రీనగర్, బుద్దుడు బొమ్మరోడ్డు మీదుగా కాకుమానువారితోట వరకు సాగింది. డాక్టర్ ఉమా శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన యాత్రకు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర సంఘీభావం తెలిపి, యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఉమాశంకర్ మాట్లాడుతూ విజయసంకల్పయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రజల సంక్షేమ కోసం కష్టపడుతున్న నరేంద్ర మోదీ మూడోసారిగా ప్రధానమంత్రి కావటం ఖాయమన్నారు. జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ మాట్లాడుతూ దేశం మరింత అభివృద్ధి సాధించాలంటే మోదీని గెలింపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చరకా కుమార్ గౌడ్, అసెంబ్లీ కోకన్వీనర్ షేక్ రఫీ, నేతలు కామరాజు గడ్డ దుర్గాప్రసాదు, తిరుమల శెట్టి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

22న సెలవు ప్రకటించాలి : ఏపీయూఎస్

గుంటూరు(విద్య)జనవరి 20: అయోధ్య రామమందిరంలో విగ్రహప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈనెల 22న సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయసంఘం అధ్యక్ష, కార్యదర్శులు అరెకూటి బాలచంద్రారెడ్డి, కంభంపాటి శ్రీనివాసరావు, మహిళా నేతలు పీ.పద్మ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శనివారం డీఈవో పీ.శైలజకు వినతి పత్రం అందజేశారు.

కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కేసులు

గుంటూరు(తూర్పు), జనవరి20: సంక్రాంతి పండుగ సందర్భంగా కాంట్రాక్ట్ బస్సులపై చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో నిబంధనలు ఉల్లంఘించిన 105 బస్సులపై మొత్తం 130 కేసులు నమోదు చేసినట్లు డీటీసీ కరీం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో బస్సులో సరుకులు చేరవేసినందకు 29, ప్రయాణికుల వివరాలు పట్టిక నిర్వహించనందుకు 14 , డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినందుకు 10, మల్టిటోనడ్ హరన్‌పై 25, మిగతా ఇతర నిబంధనలు పాటించనందకు 52 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఈనెల 10 నుంచి 20 వరకు పేరేచర్ల జంక్షన్, టోల్‌ప్లాజాల వద్ద చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఈ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

చంద్రబాబును సీఎం చేయాలి

● డాక్టర్ శనక్కాయల రాజకుమారి

గుంటూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రానున్న ఎన్నికల్లో టీడీపీనీ గెలిపించి నారా చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని డాక్టర్ శనక్కాయల రాజకుమారి ప్రజలను కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో శనివారం ఆమె పర్యటించి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. గర్భిణులు, చిన్నారులు, యువతకు ఆరోగ్య సూచనలు ఇచ్చారు. ఈసారి చంద్రబాబును గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా వారిని కోరారు.

నేడు ఏపీసీసీ అధ్యక్షురాలిగా

వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకారం

గుంటూరు, జనవరి 20: విజయవాడ తాడిగడపలోనున్న ఆహ్వానం కళ్యాణ మండపంలో ఆదివారం ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనుందని, ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్‌వలి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రాజీవ్‌గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల చేరికతో కాంగ్రెస్‌పార్టీలో నూతనోత్సాహం వచ్చిందన్నారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి ఉషారాణి, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో ప్రతిభ చూపడం హర్షణీయం

గుంటూరు(విద్య)జనవరి 20: స్థానిక టీజేపీఎస్ కళాశాలలో డిగ్రీ, పీజీ విద్యార్థులు క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారని కళాశాల ప్రిన్సిపాల్ బీపీ మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు కిలోమీటర్ల పరుగు పందెంలో తమ కళాశాల విద్యార్థి వీ.ఈశ్వర్‌లాల్‌నాయక్, బి సత్యారాణిలు మొదటి స్థానంలో నిలిచారని తెలియచేసారు. కార్యక్రమంలో కళాశాల వ్యాయామ అధ్యాపకులు ఆర్.శివాజీ, డాక్టర్. జేవీ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలి

● ఏపీ గిరిజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

గుంటూరు, జనవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధశాఖల్లో గిరిజనులకు సంబందించి భర్తీచేయాల్సిన బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే ప్రకటించి భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన పరిరక్షణ సమితి నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కట్టా వెంకటేశ్వరు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రామవత్‌కృష్ణనాయక్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కుందనాటి సంజయ్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా కాండ్రకొండ కోటయ్య, ఉపాధ్యక్షుడుగా అమాష్ రాములుతో పాటు మొత్తం 13 మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో గిరిజన గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు. సమావేశంలో కుందనాటి సంజయ్‌బాబు, కోటయ్య పాల్గొన్నారు.

బహిరంగ ధూమపానం నిషిద్ధం

● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్

గుంటూరు (మెడికల్) జనవరి 20: జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో వైద్య ఆరోగ్య శాఖ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు కొత్తపేట పోలీసులు పాల్గొన్నారు. ఈ దాడులకు రాష్ట్ర పొగాకు నియంత్రణ కార్యక్రమం న్యాయ సలహాదారుడు పీ.శివశంకర్, ఎన్‌సీడీ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ ఏ.శ్రావణ్‌బాబు తదితరులు సారథ్యం వహించారు. ఈ బృందం కొత్తపేటలోని వివిధ ప్రాంతాల్లో సిగరెట్ దుకాణాలను తనిఖీ చేసింది. బహిరంగ ప్రాంతాల్లో ధూమపానం చేస్తున్న పలువురికి జరిమానాలు విధించింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణ్‌బాబు మాట్లాడుతూ పొగాకు నియంత్రణ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో, విద్యా సంస్థల్లో సిగరెట్‌లు తాగడం నిషేధమని తెలిపారు. ఈ చట్టం అతిక్రమిస్తే జరిమానా విధిస్తామన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

భారీతెరపై శ్రీరామ ప్రాణ ప్రతిష్టా మహోత్సం

గుంటూరు(తూర్పు), జనవరి20: స్థానిక బృందావన గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయం పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తా నయ్య, భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్, శ్రీరామ ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వ ర్యంలో ఈనెల 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పద్మావతి కల్యాణమండపంలో హనుమాన్‌చాలీసా, శ్రీరాముని శోభాయాత్ర, 1089సార్లు శ్రీరామనామమంత్రం పారా యణం, భారీ తెరపై శ్రీ రామపట్టాభిషేక ప్రత్యక్ష ప్రసారం, అనంతర అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల పంపిణీ జరుగుతుందని తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

● ఈనెల 31, ఫిబ్రవరి 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా

గుంటూరు(విద్య),జనవరి 20: మునిసిపల్ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 31, ఫిబ్రవరి 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కే.బసవలింగారావు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ లేక బదిలీలు, పదోన్నతులు నిలిచి పోయాయని వెంటనే సర్వీస్ రూల్స్ రూపొందించాలని డిమాండ్‌చేశారు. రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్‌బాషా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటినా ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు పరిష్కరించకపోగా సమస్యలపై పోరాడుతున్న ఉపాధ్యాయులపై పోలీస్ కేసులుపెట్టి నిర్బంధాలతో ఇబ్బందులకు గురిచేస్తుందని ధ్వజమెత్తారు. పీఎఫ్ బకాయిలు నవంబరు వరకే చెల్లించారని డిసెంబరులో పీఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఎప్పుడు డబ్బులిస్తారో తెలియదన్నారు. ఏపీజీఎల్ఐ కార్యాలయంలో గత 6 నెలల నుండి ఒక్క పనీ జరగడం లేదన్నారు. ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకుడు షేక్ జిలాని, ఏపీటీఎఫ్ జిల్లా నేతలు జనార్ధనరావు, పీ.లక్ష్మీనారాయణ, నాగశివన్నారాయణ, ఎస్.సత్యనారాయణ మూర్తి, పీ.శ్రీను, జి.దాస్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్.విజయ బాబు.కె.రమేష్ తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న బసవలింగారావు

దిక్సూచి DIKSUCHI

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 'కీ'

ఆరో తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 20 (శనివారం)న నిర్వహించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష 'కీ'. ఇది విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. జవహర్ నవోదయ విద్యాలయ కమిటీ విడుదల చేసే సమాధానాలే ఫైనల్‌గా పరిగణలోకి తీసుకోవాలి.

రూపొందించినవారు:
VISWAM SAINIK & NAVODAYA COACHING INSTITUTE,TIRUPATI
CONTACT: 93999 76999 /86888 88802

'దిక్సూచి' వెబ్ పేజీలో..
సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.
లేదా ఈ కింది యూఆర్ఎల్ https://ejyothy.com/JKOlyEyలో చదవండి.

S.No	I	J	K	L	S.No	I	J	K	L	S.No	I	J	K	L
1)	B	C	D	D	27)	A	C	A	A	54)	B	D	A	C
2)	D	D	C	B	28)	C	A	A	A	55)	C	A	B	D
3)	C	B	D	D	29)	B	A	C	A	56)	A	D	A	D
4)	D	D	B	C	30)	A	B	A	C	57)	D	A	C	A
5)	B	B	D	D	31)	C	A	B	A	58)	D	C	C	A
6)	B	D	B	D	32)	A	C	A	B	59)	A	C	B	D
7)	D	D	B	B	33)	C	B	A	D	60)	A	B	D	B
8)	D	B	D	B	34)	B	D	C	A	61)	D	A	A	B
9)	C	A	B	D	35)	D	A	B	C	62)	B	C	B	A
10)	D	B	C	A	36)	A	C	D	B	63)	C	A	B	C
11)	A	C	D	B	37)	C	A	C	A	64)	D	D	D	C
12)	B	D	A	C	38)	A	C	A	C	65)	A	C	C	C
13)	B	B	A	B	39)	C	A	C	A	66)	A	A	B	D
14)	B	A	B	B	40)	A	C	A	C	67)	C	B	A	B
15)	A	B	B	B	41)	B	A	C	D	68)	A	B	C	C
16)	B	B	B	A	42)	C	A	B	C	69)	D	D	C	D
17)	B	C	C	C	43)	C	C	C	B	70)	C	C	C	A
18)	C	C	B	C	44)	A	D	D	C	71)	B	D	A	A
19)	C	B	C	C	45)	A	A	D	D	72)	A	B	C	B
20)	C	C	C	B	46)	D	D	B	C	73)	C	C	A	B
21)	A	A	B	C	47)	D	B	A	A	74)	C	D	D	D
22)	C	A	A	B	48)	C	B	D	A	75)	C	A	C	C
23)	B	C	A	A	49)	C	B	D	D	76)	A	B	D	A
24)	A	B	C	A	50)	D	D	A	C	77)	B	A	B	C
25)	A	A	C	A	51)	B	D	A	B	78)	B	C	C	A
26)	A	A	A	C	52)	B	C	C	B	79)	D	C	D	D
					53)	D	C	D	A	80)	C	C	A	C



రష్మిక ఫేక్ వీడియో నిందితుడి అరెస్ట్



రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమంలో గత ఏడాది ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. బ్రిటిష్ ఇండియన్ ఇన్‌ఫ్లుయన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని అతికించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ ద్వారా డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి విడుదల చేయడంతో ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసభ్యకరంగా ఉన్న ఆ వీడియోపై అమితాబ్ లాంటి లెజెండ్స్ సైతం స్పందించారు. ఈ అంశంపై పలువురు సినీ సెలబ్రిటీస్ రష్మికకు మద్దతుగా నిలిచారు. గత ఏడాది నవంబర్ 10న ఈ ఘటనపై కేసు కూడా నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందిన ఈమని నవీన్(24)ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. నవీన్ సాఫ్ట్‌వేర్ నిపుణుడు. రెండేళ్లుగా ఇంటి నుంచే పని చేస్తున్నాడు. అతని ల్యాప్‌టాప్, మొబైల్‌ని స్వాధీనం చేసుకొన్నామని, డిలిట్ చేసిన డేటాను సైతం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని డీసీపీ తెలిపారు. నవీన్ గతంలో రష్మిక పేరు మీద ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం. ఫాలోవర్లను పెంచుకునేందుకే ఈ డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ చేశాడనే అనుమానాలున్నట్లు డీసీపీ తెలిపారు. మరో ఇద్దరు ప్రముఖల పేర్లమీద కూడా అతను ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం.

- పెదనందిపాడు

చిన్న సినిమా కాదు.. మంచి సినిమా



యష్ పూరి, అపూర్వ రావ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వంలో యోగేశ్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు వేణు ఉడుగల చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్‌లో విక్కీ డోనర్‌లా తెలుగులో హ్యాపీఎండింగ్ చిత్రం కూడా మంచి విజయం అందుకోవాలని వేణు ఆకాంక్షించారు. యష్ పూరి మాట్లాడుతూ 'మాది చిన్న సినిమా కాదు, మంచి సినిమా. కుటుంబం, స్నేహితులతో కలసి చూడాల్సిన చిత్రమిది' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "హ్యాపీ ఎండింగ్' నిజాయితీగా చేసిన ప్రయత్నం. పురాణాల్లో కొందరికి శాపాలు ఉంటాయి. అలాంటి శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో తెరకెక్కింది. ప్రేక్షకులకు చక్కని వినోదం అందిస్తుంది' అని చెప్పారు. ఒక అబ్బాయి కథే ఈ సినిమా, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని అపూర్వారావ్ తెలిపారు.



గేమ్ మొదలైంది

గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం 'గేమ్ ఆన్'. మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర కీలకపాత్రలు పోషించారు. దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'మంచి కథతో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథ తెలుగు తెరపై రాలేదు' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'పూరీ జగన్నాథ్ అభిమానిగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఓ వ్యక్తి రియల్‌టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. అసలు ఆ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ఆసక్తికరంగా 'గేమ్ ఆన్' చిత్రం తెరకెక్కింది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది' అని చెప్పారు. కొత్త తరహా పాత్రను ఈ చిత్రంలో పోషించినట్లు నేహా సోలంకి చెప్పారు. గేమ్ స్టార్ట్ చేశాం, మా గేమ్‌ను ప్రేక్షకులే గెలిపించాలి అని గీతానంద్ కోరారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్ ఏ ఆర్.



వారి సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నా

చిరంజీవి

తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ల లాంటి వారని, వారి సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏయన్నార్ శత జయంతి కార్యక్రమం విశాఖపట్నంలో శనివారం నిర్వహించారు. ఇదే వేదికపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. శ్రమిస్తే ఎవరైనా పైకి రావచ్చునని నిరూపించిన గొప్ప వ్యక్తులు ఎన్టీఆర్, ఏయన్నార్ అని, స్థలాలు కొంటే భవిష్యత్తులో అవే ఉపయోగపడతాయని ఎన్టీఆర్ సూచించారని, ఆయన చెప్పినట్టుగానే తన కుటుంబానికి అవి భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. ఏయన్నార్ తన బలహీనతలను బలంగా చేసుకుని నటించేవారని, అవే ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చాయని పేర్కొన్నారు... ఇంకా యండమూరి వీరేంద్రనాథ్ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి



బహుబాషా నటుడు హీరో అర్జున్ శుక్రవారం చెన్నై పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అర్జున్‌తోపాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. పలు భాషల్లో అర్జున్ నటించిన చిత్రాల గురించి మోదీకి ఐశ్వర్య వివరించారు. ఈ సందర్భంగా అర్జున్ తన సొంత ఖర్చుతో నిర్మించిన అంజనేయస్వామి ఆలయ చిత్రపటాన్ని మోదీకి అందజేశారు.



యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నరేశ్ వీకేను 'నవరసరాయ' బిరుదుతో శనివారం సత్కరించింది ఇంటర్నేషనల్ తెలుగు మూవీ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో తెలుగు నిర్మాతలమండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, కార్యదర్శి ప్రసన్నకుమార్, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత రామసత్యనారయణ, సంస్థ అధ్యక్షుడు కె.ధర్మారావు, నటుడు మాణిక్ తదితరులు పాల్గొన్నారు.









తెనాలి వార్తలు

◆ తెనాలి ◆ పొన్నూరు



ప్రసంగిస్తున్న న్యాయాధికారి జె.శ్రీసీత

విద్యార్థి దశలో తప్పటడుగులు పడకూడదు

న్యాయాధికారి జె.శ్రీసీత

తెనాలి క్రైం, జనవరి 20: విద్యార్థి దశలో తప్పటడుగులు పడకూడదు.. విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాలని 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్ జె.శ్రీసీత తెలిపారు. శనివారం మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్‌మెంట్ ఇన్ వర్కింగ్ ప్లేసెస్ టూ ఉమెన్ అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆమె తెలిపారు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో అశ్లీలత పెరుగుతూ ఉందని, ఇది విద్యార్థులు, యువతపై వికృత ప్రభావం చూపుతుందన్నారు. పిల్లల చదువుల్లో దీనివలన అవరోధాలు ఏర్పడుతున్నాయన్నారు. విద్యా సంస్థల్లోనే నైతిక బోధనను విస్తృతం చేయడం ద్వారా వీటికి అడ్డుకట్ట వేయాలన్నారు. ఇటీవల కాలంలో పాఠశాలలు, కార్యాలయాలు, ప్రార్థనా మందిరాల్లో సైతం లైంగిక వేధింపుల కేసులు వెలుగులోకి వస్తున్నాయన్నారు. పిల్లలను కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇది కలవరం కలిగించే అంశమని దీన్ని నివారించడానికి 2012లో ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. పాఠశాలల్లోను, ఆఫీసుల్లోను సురక్షితమైన వాతావరణం అధికారులు కల్పించాలి. సెక్స్ హెరాస్‌మెంట్‌కు గురైన విద్యార్థులు, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్‌కుమార్, రవికుమార్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మాబూబ్, యట్టంశెట్టి అనీల్‌కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

వేంపల్లి కథా సంపుటాలపై చర్చావేదిక



చర్చా వేదికలో మాట్లాడుతున్న గోపాల్

తెనాలి అర్బన్, జనవరి 20: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత వేంపల్లి షరీఫ్ రచించిన కథా సంపుటాలపై శనివారం చర్చావేదిక నిర్వహించారు. కవిరాజా పార్కులో న్యాయవాది జీఎస్ నాగేశ్వరరావు సమన్వయకర్తగా నిర్వహించిన సమావేశంలో షరీఫ్ రచించిన జుమ్మా టోపి జబ్బార్ కథా సంపుటాలను చర్చించారు. ఆహ్వానం లక్ష్మి సంస్మరణలో భాగంగా సాహిత్యవేదిక భిన్నస్వరాలు ఆధ్వర్యంలో ప్రతినెలా ఓ మంచి పుస్తకంపై చర్చ నిర్వహిస్తున్నారు. సాహిత్య విమర్శకుడు సుంకర గోపాల్ మాట్లాడుతూ, సామాజిక అభ్యుదయం పట్ల తపనే కథల్లో కనిపిస్తుందన్నారు. రచయిత షరీఫ్ మాట్లాడుతూ, తన జీవితంలో ఎదురైన సామాజిక మార్పులను గమనించి ఎవరి మనసులు గాయపడకుండా కథా సంపుటాలను రచించానని చెప్పారు. కనపర్తి బెన్‌హర్, లలితానందప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

శోభాయాత్రతో ప్రారంభమైన గాయత్రి దీప మహాయజ్ఞం



కలశ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు

పొన్నూరుటౌన్, జనవరి 20: పొన్నూరు పట్టణంలో శనివారం 24 కుండముల గాయత్రి మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. స్థానిక సాక్షి భవన్నారాయణ స్వామి దేవస్థాన ప్రాంగణంలో అఖిల విశ్వ గాయత్రీ పరివార్, గాయత్రి తీర్థ శాంతి ఖుంజ్ హరిద్వార్ ఆధ్వర్యంలో గాయత్రి దీప మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. యువకులు పవిత్ర కలశాలలో మంత్ర జలాని నింపుకొని పట్టణంలో కలశ యాత్రలో పాల్గొన్నారు. తొలిరోజు దీప మహాయజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం 24 కుండముల మహాయజ్ఞ క్రతువు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏఎస్ఎన్ విద్యార్థులకు టీసీఎస్‌లో ఉద్యోగాలు



ఉద్యోగాలు సాధించిన విద్యార్థులతో కరస్పాండెంట్, ఎమ్మెల్యే శివకుమార్

తెనాలి అర్బన్, జనవరి 20 : ఎఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 144 మంది సాఫ్ట్‌వేర్ సంస్థ టిసిఎస్‌కు ఎంపికయ్యారని కళాశాల కరస్పాండెంట్, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. ప్రాంగణ ఎంపికలో విజయం సాధించిన విద్యార్థులు శనివారం జరిగిన సమావేశంలో అభినందించారు. దేశ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ సంస్థలలో ఉద్యోగాల కొరత ఎదుర్కొంటున్నప్పటికీ తమ కళాశాల నైపుణ్యాలను అందించి విద్యార్థులను తీర్చిదిద్దుతుందన్నారు. ఈ కారణంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సాధిస్తున్నారని చెప్పారు. టీసీఎస్ సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష కూడా తమ విద్యార్థులు సులభంగా ఎదుర్కొనగలుగుతున్నారని చెప్పారు. ప్రిన్సిపల్ కొలసాని రాంచంద్, అధ్యాపకులు పాల్గొన్నారు.

బొప్పన సుబ్బారావు మృతి తీరని లోటు : ధూళిపాళ్ళ



టీడీపీ పతాకాన్ని కప్పి సుబ్బారావుకు నివాళులు అర్పిస్తున్న నరేంద్ర కుమార్

పొన్నూరుటౌన్, జనవరి 20: టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ బొప్పన సుబ్బారావు మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. శనివారం కసుకర్రు గ్రామంలో సుబ్బారావు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుబ్బారావు మృతదేహంపై పార్టీ పతాకాన్ని కప్పి అంతిమ వీడ్కోలు పలికారు. అలాగే 21వ వార్డులో గూండా రుక్మిణి గజలక్ష్మీ మృతికి నరేంద్రకుమార్ నివాళులర్పించారు. మృతులకు నివాళులర్పించిన వారిలో టీడీపీ నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, బొర్రు రామారావు, బండ్లమూడి బాబురావు, మొవ్వ వెంకట కృష్ణ, జాగర్లమూడి సుధీర్, చెల్లంశెట్టి సీతరామయ్య, తోటకూర నరేష్ తదితరులు పాల్గొన్నారు.

తెనాలి వాసి మనోహర్‌కు యంగ్ ఇండియా ఫౌండేషన్ పురస్కారం



అవార్డుతో మనోహర్

తెనాలి అర్బన్, జనవరి 20: ప్రముఖ స్వచ్ఛంద సంస్థ యంగ్ ఇండియా ఫౌండేషన్ పురస్కారాన్ని తెనాలికి చెందిన సామిదాల మనోహర్ అందుకున్నారు. పార్లమెంట్‌లో జూనియర్ అసోసియేట్‌గా పని చేస్తున్న ఆయనను ఈ సంస్థ పురస్కారానికి ఎంపిక చేసింది. రాజకీయ రంగాల్లో సేవలు అందిస్తున్న యువతీ యువకులను ఎంపిక చేసి ఈ సంస్థ ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా 30మందికి అవార్డులు అందిస్తుంది. పార్లమెంట్ స్పీకర్ కార్యాలయంలో గత మూడేళ్లుగా జూనియర్ అసోసియేట్‌గా ఆయన పని చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పురస్కారం అందుకున్న మనోహర్‌ను పలువురు అభినందించారు. నందులపేటలో నివసిస్తున్న మనోహర్ తండ్రి శ్రీనివాస్ వెల్లలూరు హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్‌గా, తల్లి జయశ్రీ ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు.

అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట..!

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్



గ్రామాల్లో పాదయాత్రగా వెళుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్, పార్టీ శ్రేణులు

తెనాలి రూరల్, జనవరి 20: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి పాతర వేసి దళిత సోదరులపై దాడులకు పాల్పడుతూ తాను అంబేద్కర్ వాదినంటూ అబద్ధాలాడుతూ ప్రజలను మభ్యపెట్టడంలో జగన్ దిట్ట అంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. మాజీ మంత్రి ఆలపాటి తలపెట్టిన ప్రజాయాత్రలో భాగంగా శుక్రవారం మండలంలోని తేలప్రోలు నుండి ఐతానగర్, నేలపాడు మీదుగా కొత్తపాలెంలో పర్యటించి బుర్రిపాలెం చేరారు. ఈ సందర్భంగా ఆలపాటి ఆయా గ్రామాల ప్రజలను కలుసుకుని ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనలను గెలిపించుకుని రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత వ్యతిరేకి జగన్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి సోషల్ జస్టిస్‌కి ప్రతీక అని అసత్యపు మాటలు మాట్లాడారని ఆరోపించారు. అంబేద్కర్‌కు జగన్ ఇచ్చిన గౌరవం ఏంటో ప్రజలకు చెప్పలేకపోయారన్నారు. అంబేద్కర్ ఏ ఉద్దేశంతో ఎవ్వరికోసం పోరాటం చేశారో ఆయన ఆశయాలపై కనీస అవగాహనైనా జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల పాలనలో అంబేద్కర్ ఆశయాలను ముందుకు నడిపేలా జగన్ పాలన సాగిందో లేదో ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో అంబేద్కర్ విదేశీ విద్య అని పేరుపెట్టి ఎందరో పేదలకు ఉన్నత చదువులు అందించి ఆ మహనీయుడికి తగిన గౌరవం ఇచ్చింది టీడీపీ అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ పేరు తీసివేసి జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చి అంబేద్కర్‌ను అవమానించారన్నారు. సభలో మీ దేవుడి బిడ్డగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తున్నానని అంబేద్కర్ సాక్షిగా అబద్ధపు మాటలు చెప్పిన ఘనుడు జగన్ అని ఆక్షేపించారు. దళిత సోదరులకు రాజ్యాంగబద్ధంగా రావల్సిన హక్కులను కాలరాసింది జగన్ మాత్రమేనని వాళ్ల నాయకులే మాట్లాడుతున్న పరిస్థితి ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్‌బ్యూరో ఇచ్చిన నివేదిక చూస్తే అర్థమవుతుందని చెప్పారు. జగన్ పాలనలో జరుగుతున్న దాడులలో బాధితుల్లో ఎస్సీలే అధికంగా ఉన్నారని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్సీ డ్రైవర్, కోడికత్తి శీను వంటి వారి పరిస్థితిని పరిశీలిస్తే రాష్ట్రంలో దళితసోదరులకు జగన్ చేస్తున్న న్యాయం ఏపాటిదో అర్థమవుతుందన్నారు. రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దళిత సోదరులపై కనీస ప్రేమ కూడా చూపకుండా దాడుల చేస్తూనే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం ప్రజలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోసపూరిత మాటలను ప్రజలందరూ గమనించాలని రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు మంచి చేసే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను గెలిపించుకోవాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు కేసన కోటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

ఐసీడీఎస్ కార్యాలయం ముట్టడించిన అంగన్‌వాడీలు



ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు



పొన్నూరు: జీబీసీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు



పెదకాకాని: రాస్తారోకో చేస్తున్న సీఐటీయూ నాయకులు

తెనాలి అర్బన్, జనవరి 20: ఐసీడీఎస్ కార్యాలయంను అంగన్‌వాడీ వర్కర్లు ముట్టడించారు. వేతనాల పెంపు తదితర డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 39వ రోజుకు చేరింది. తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రవేశపెట్టి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో శనివారం కార్యాలయాన్ని నిర్బంధించారు. అధికారులు, సిబ్బందిని లోపలికి పోనివ్వకుండా రెండు గంటల పాటు అడ్డుకున్నారు. సీఐటీయూ నాయకులు హుస్సేన్‌వలి మాట్లాడుతూ, ప్రభుత్వం పేదలకు పౌష్టికాహారం అందకుండా చేసేందుకే అంగన్‌వాడీల సమస్య పరిష్కరించడం లేదన్నారు. పేదల ప్రభుత్వం అని చెబుతున్న సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. అంగన్‌వాడీ సంఘ నాయకులు కుమారి, జ్యోతి, సీఐటీయూ నాయకులు బాబుప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల రాస్తారోకో

పొన్నూరుటౌన్, జనవరి 20: సమస్యల పరిష్కారం కోసం శనివారం అంగన్‌వాడీలు రాస్తారోకోకు దిగారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జీబీసీ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత 40 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె, సామూహిక నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోగా తమను చిన్నచూపు చూస్తూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దిగజారి తమ పట్ల వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం కూడా తమను గుర్తించకుండా ఇబ్బందుల పాలు చేస్తూ ఎస్మా ప్రయోగానికి దిగిందన్ని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఉద్యమించనున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీలు రాస్తారోకోకు దిగటంతో ప్రధాన రహదారి జీబీసీ రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళల చేత రాస్తారోకోను విరమింప చేశారు. ఈ నిరసనలో సీఐటీయూ నాయకుడు నిమ్మకూరి రమేష్ బాబు, అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పాల్గొన్నారు.

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

పెదకాకాని, జనవరి 20: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజి డిమాండ్ చేసారు. అంగన్‌వాడీల సమ్మె 40వ రోజుకు చేరుకున్న సందర్భంగా శనివారం పెదకాకానిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాసంఘాల నాయకులు రాస్తారోకోలో పాల్గొన్ని సంఘీభావం తెలిపారు. తక్షణమే అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ, రైతు కూలీ సంఘం నాయకుడు దానబోయిన భాస్కర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కంచేటి యలమందరావు, బొర్రుపాటి సురేస్, సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అసత్య ప్రచారాలపై వైసీపీ క్షమాపణలు చెప్పాలి

పొన్నూరుటౌన్, జనవరి 20: వైసీపీ నాయకుల అబద్ధాలు, అసత్యాలపై అంబేద్కర్ సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎద్దు శోంబాబు డిమాండ్ చేశారు. శనివారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో సోంబాబు మాట్లాడుతూ వైసీపీ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మబోరన్నారు. అంబేద్కర్ ఆశయాలను గౌరవించే వారిలో ముందు వరుసలో నరేంద్రకుమార్ ఉంటారన్నారు. మండల అధ్యక్షుడు బండ్లమూడి బాబురావు మాట్లాడుతూ అసత్య ప్రచారాలకు సంబంధించి ఒక్క ఆధారమైనా చూపి నిరూపించాలని వైసీపీ నేతలకు సవాళ్లు విసిరారు. కోడి కత్తి డ్రామాలో దళిత బిడ్డ జల్లిపల్లి శ్రీనివాస్‌ను పావుగా వాడుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఐదేళ్ల నుంచి కేసు విచారణకు ఎందుకు హాజరుకావటం లేదని నిలదీశారు. అయేషా మీరా హత్య కేసులో దళిత బిడ్డ సత్యబాబును జైలు పాలు చేసింది వైసీపీ నాయకులేనన్నారు. పొన్నూరులో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య దళితులపై అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. బియ్యం వ్యాపారి అంజి బర్నాదాను హత్య కేసులో కీలక సూత్రదారులు వైసీపీ నాయకులే కదా అన్ని ప్రశ్నించారు. మృతుల కుటుంబసభ్యులు హత్య జరిగిన నాడే ఎమ్మెల్యే కిలారి, వైసీపీ నాయకులపై ఆరోపించినప్పుడు ఈ దళిత నాయకులు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. నరేంద్రకుమార్‌పై అవాకులు, చవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు నిమ్మగడ్డ ధర్మారావు, సౌపాటి వెంకట్రావు, ఆశీర్వాదం, తమనం రవి, సుజన్‌కుమార్, నాగికోవు కోటి, సుబ్బారావు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

● ఇస్రో శాస్త్రవేత్త లక్ష్మీప్రియాంక



విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, శాస్త్రవేత్త లక్ష్మీ ప్రియాంక

తెనాలి అర్బన్, జనవరి 20 : శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొత్తపుంతలు తొక్కుతున్న నేటి తరుణంలో అందుకనుగుణంగా విద్యార్థులు సన్నద్ధం కావాలని ఇస్రో శాస్త్రవేత్త లక్ష్మీప్రియాంక తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని వైష్ణవి జూనియర్ కళాశాలలో శనివారం కళాశాల ప్రిన్సిపాల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన హెచ్‌సీఎల్ కంపెనీలో ఉద్యోగాలు పొందిన విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మీప్రియాంక మాట్లాడుతూ.. నైపుణ్యాలు సాధించే ప్రతివిద్యార్థికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఇంటర్‌లోనే నేరుగా ఉద్యోగం పొంది గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం హెచ్‌సిఎల్ సంస్థ అందించడం విద్యార్థుల అదృష్టమన్నారు. ఎంపికైన పలువురు విద్యార్థులు ఆకాష్, కొండలరావు, సంజయ్, మోక్షిత, దుర్గాభవాని, సాయిభారతి, రంగజ్యోతిలకు లక్ష్మీప్రియాంక, ప్రిన్సిపాల్‌లు జ్ఞాపికలు అందించారు.

కాపు జాగృతి అధ్యక్షురాలిగా రజిని



కమ్మెల రజిని

తెనాలి అర్బన్, జనవరి 20: జిల్లా కాపు జాగృతి అధ్యక్షురాలిగా కమ్మెల రజిని నియమితులయ్యారు. తెనాలికి చెందిన ఆమెను జిల్లాలో కాపుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ పదవికి ఎంపిక చేస్తూ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చలువాది దీపిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అధిక జనాభా కలిగి ఉండి అన్ని రంగాల్లో వెనుకబడిన కాపుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. కాపులను బీసీ జాబితాల్లో చేర్చాలని, రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో తగిన సీట్లు కేటాయించాలని కోరారు.

కొనసాగుతున్న అన్న క్యాంటీన్‌లు

తెనాలి, మారీసుపేట జనవరి 20: పట్టణంలో పేదప్రజల కోసం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ సేవలు కొనసాగుతున్నాయని టీడీపీ సభ్యులు అన్నారు. స్థానిక మార్కెట్ సెంటరులోని అన్న క్యాంటీన్‌లో శనివారం ఎన్నారై విద్యాసంస్థల యాజమాన్యం సహకారంతో పేదలకు అన్నదానం చేశారు. శివాజిచౌక్‌లోని అన్నక్యాంటీన్‌లో మాజీమంత్రి ఆలపాటి రాజా దంపతుల సహకారంతో పేదలకు ఆహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్రొత్తపల్లి రమేష్, సోమవరపు సాంబశివరావు, గోగినేని రమేష్, మాదల కోటేశ్వరరావు, వెనిగళ్ళ శివప్రసాద్, అక్కిశెట్టి వెంకటేశ్వరావు, గుమ్మడి ప్రసాద్, ముళ్ళపూడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

నేడు హనుమాన్‌చాలీసా పోటీలు

తెనాలి అర్బన్, జనవరి 20 : గాంధీచౌక్‌లోని గోవర్ధనస్వామి ఆలయంలో ఆదివారం హనుమాన్‌చాలీసా పోటీలు నిర్వహిస్తామని ఆంజనేయశాస్త్రి తెలిపారు. జూనియర్స్ విభాగాల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొనే విజేతలకు రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి నగదు బహుమతులు అందజేస్తామన్నారు.

జూదరుల అరెస్టు

తెనాలి, మారీసుపేట, జనవరి 20: పట్టణంలో పేకాట ఆడుతున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు త్రీటౌన్ ఎస్సై విజయకుమార్ తెలిపారు. ఎస్సై విజయకుమార్ కథనం మేరకు.. శనివారం సాయంత్రం యడ్ల లింగయ్యకాలనీ శివారు పొలాల్లో పేకాడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు దాడిచేసి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుండి రూ.8200 స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలి

చేబ్రోలు, జనవరి 20: అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలన్ని ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్సీ బలోరియా అన్నారు. వడ్లమూడి డీవీసీ హాస్పటల్‌లో అంటువ్యాధులు సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. డాక్టర్ ఆర్సీ బలోరియా మాట్లాడుతూ అంటువ్యాధులు సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో షైల్ స్టోన్ కార్పొరేట్ సర్వీసెస్ ఎండీ డాక్టర్ రామాంజనేయులు డీవీసీ హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ ధూళిపాళ్ళ జ్యోతిర్మయి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, సీవోవో డాక్టర్ నవీన్ కరణం తదితరులు పాల్గొన్నారు.

శీతల గిడ్డంగి మంటల అదుపునకు సంగం నిపుణుల బృందం సాయం



దుగ్గిరాలలో శీతల గిడ్డంగి మంటలు ఆర్పిన సంగం డెయిరీ సాంకేతిక నిపుణుల బృందం

చేబ్రోలు, జనవరి 20: దుగ్గిరాల పసుపు కొమ్ముల శీతల గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదపు మంటలు అదుపు చేయటంలో సంగం డెయిరీ సాంకేతిక నిపుణుల బృందం సాయం చేసింది. ఈ బృందం పనితీరుకు సర్వత్రా ప్రసంశలు లభించాయి. శీతల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం సంభవించి తీవ్ర ఆస్తి నష్టానికి దారితీసింది.ఫ్యాక్టరీ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఎం శివకుమార్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ రాంబాబు సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ను సంప్రదించారు. వారి అభ్యర్థన మేరకు సకాలంలో స్పందించిన నరేంద్ర అమోనియా గ్యాస్ నిర్వహణ, పర్యవేక్షణలో నిపుణులైన సంగం డెయిరీ భద్రతా నిపుణుల బృందాన్ని అప్పటికప్పుడు దుగ్గిరాల పంపించి మంటలను అదుపు చేయించటంతోపాటు, అమోనియా గ్యాస్ తీవ్రతను తగ్గించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడ్డారు. ఈ సందర్భంగా శీతల గిడ్డంగుల నిర్వాహకులు, పరిసర ప్రాంతాల ప్రజలు నరేంద్రకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.



గెలుపొందిన క్రికెట్ జట్టుకు బహుమతులు అందజేస్తున్న ఎంపీపీ పద్మావతి, అధికారులు

యువత ప్రతిభకు క్రీడలు దోహదం : ఎంపీపీ

కొల్లిపర, జనవరి 20: యువత ప్రతిభకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఎంపీపీ భీమవరపు పద్మావతి అన్నారు. శనివారం కొల్లిపర అవుతు రామిరెడ్డి జూనియర్ కళాశాలలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ముగింపు సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. సమావేశానికి ఎంపీడీవో విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి విద్య, వైద్య, క్రీడా రంగాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను వెలికితీసేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. యువత అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలన్నారు. అనంతరం మండల స్థాయిలో క్రికెట్ పోటీల్లో గెలుపొందిన జట్టుకు ఎంపీపీ పద్మావతి, అధికారులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ పూర్ణశంకర్‌రావు, పరిపాలనాధికారి చంద్రమోహన్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.